7

సాక్షి విజయనగరం

దీపావళి శుభాకాంక్షలు

సోమవారం । 20 । అక్టోబర్ । 2025

న్యూస్‌రీల్

దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి

- జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు



విజయనగరం రూరల్: దీపావళి పండగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు ఆదివారం ఒక ప్రకటన ద్వారా దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అమావాస్య నాటి కారు చీకటిని తొలగించడానికి, దీపాలతో వెలుగును నింపడం ఈ పండగ సంప్రదాయమని, మనలోని అంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులు వెలిగించాలన్నది దీని వెనుక ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖః సంతోషాలు వెల్లివిరియాలని, ఆ లక్ష్మీదేవి చల్లని చూపుతో అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. దీపావళి చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి విజయం సాధించిన పండగని పేర్కొన్నారు. ఈ పవిత్ర పండగ సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ప్రజలు దీపావళి పండగను ఆనందంగా, పర్యావరణ హితంగా జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

జాతీయ స్థాయి సైన్స్ సెమినార్‌కు మోడల్ స్కూల్ విద్యార్థి



ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్న రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్ విజేత భాను

డెంకాడ: మండలంలోని అక్కివరం పంచాయతీ గొల్లపేట వద్ద ఉన్న ఏపీ మోడల్ స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న పతివాడ భాను రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్–2025లో విజేతగా నిలిచాడు. విజయవాడలో ఇటీవల జరిగిన సైన్స్ సెమినార్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది విద్యార్థులు పాల్గొనగా పతివాడ భాను విజేతగా నిలిచాడు. ఈ నెల 29వ తేదీన బెంగళూరులో జరగనున్న జాతీయ స్థాయి సైన్స్ సెమినార్‌కు భాను ఒక్కడే ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ సీహెచ్ సంధ్య ఆదివారం తెలిపారు. విజేతగా నిలిచిన పతివాడ భాను ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ఎం.వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. గైడ్ టీచర్‌గా వై.రెబెక్క సెల్వీ వ్యవహరించారు. విజేతగా నిలిచిన పతివాడ భానును డీఈవో యు.మాణిక్యంనాయుడు, ప్రిన్సిపాల్ సంధ్య, ఉపాధ్యాయులు అభినందించారు. జాతీయ స్థాయిలో రాణించి జిల్లా, రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టాలని ఆకాంక్షించారు.

గురువులకు గడ్డు పరీక్ష!

- ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి
- సుప్రీం ఆదేశాలతో మల్లగుల్లాలు పడుతున్న ఉపాధ్యాయులు
- ఇదివరకే టెట్ క్వాలిఫైతో పోస్టుల్లో చేరిన వారికి ఉపశమనం
- 55 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులకు మినహాయింపు
- మిగిలిన వారికి తప్పని పరీక్ష
- వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు



రాజాం:

కొండనాలికకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడిపోయినట్టుగా మారింది ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి. కూటమిపై అత్యాశతో సార్వత్రిక ఎన్నికల ముందు పెద్ద ఎత్తున కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు గెలుపునకు కృషి చేశారు. పెత్త ఎత్తున కూటమికి ప్రభుత్వ ఉపాధ్యాయుల ఓట్లు పడ్డాయి. పాత ఫించన్ విధానం ఇస్తారనే నమ్మకంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు ప్రారంభించిన గ్యారంటీ ఫించన్ స్కీంను తోసిపుచ్చారు. అధికారంలోకి వచ్చిన కూటమి కొత్తగా ఇంక్రిమెంట్లు, టీఏలు, డీఏలు ఏమీ ఇవ్వడం లేదు. వీటిని పక్కన పెడితే ఉపాధ్యాయుల పదోన్నతులు అటకెక్కాయి. మూడు కిలోమీటర్లలోపు రెండు పాఠశాలలు వద్దంటూ, 5వ తరగతి వరకూ ఉన్న ఎలిమెంటరీ స్కూల్ విధానాన్ని 2వ తరగతి వరకూ కుదించి, 3 నుంచి 5 వ తరగతులను హైస్కూల్‌లో విలీనం చేసింది. ఉపాధ్యాయ పోస్టులను కుదించేసింది. ఇవి చాలదన్నట్టు ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 54 ప్రభుత్వ శాఖలు ఉండగా, ఒక్క ఉపాధ్యాయ పోస్టులకు ఈ కొర్రీలు పెట్టడం కక్ష సాధింపుగా ఉపాధ్యాయులు పరిగణిస్తున్నారు.



రాజాంలో టెట్ పరీక్షను వ్యతిరేకిస్తున్న యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం సభ్యులు (ఫైల్)

సుప్రీం తీర్పుతో..

వచ్చే ఏడాది జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముందుగానే టెట్ పరీక్ష నిర్వహణకు సన్నద్ధమాతుంది. ఈ పరీక్షను ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా రాయాలని సూచిస్తుంది. ప్రభు త్వ ఉపాధ్యాయులు అంతా రెండేళ్లలోపే టెట్ పరీక్ష పాసవ్వాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. దీంతో ఈ తీర్పును అమలు పరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతుండడంతో ప్రభుత్వ ఉపాధ్యాయులకు మింగుడు పడడంలేదు.

9 వేల మందికి పైగా..

జిల్లాలో ప్రస్తుతం 9 వేల మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. 2010 ఏడాది తర్వాత డీఎస్సీ రాసిన వారంతా టెట్ అర్హత సాధించి ఉన్నా రు. అంతకు ముందు ఉన్న ఉపాధ్యాయులు టెట్ లేకుండా ప్రభుత్వ కొలువుల్లో చేరారు. వీరిలో 55 సంవత్సరాలు దాటిన వారు మినహా మిగిలిన వారంతా టెట్ పాసవ్వాల్సిందే. మొత్తం 2286 ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న 6800 మంది ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ రాయల్సి ఉంటుందని విద్యా శాఖాధికారుల అంచనాలు.

విడ్డూరం..



టెట్ పరీక్ష ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉత్తీర్ణత చెందాలనే నిబంధన తెరమీదకు తేవడం చాలా విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పులో సవరణ చేసేలా చూడాలని కోరుతున్నాం. లేని పరిస్థితుల్లో రివ్యూ పిటిషన్ వేయాలని పట్టుబడుతున్నారు. ఇంతవరకూ ఎటువంటి స్పందన ప్రభుత్వం నుంచి కనిపించకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలే రివ్యూ పిటిషన్‌కు సిద్ధమౌతున్నాయి. స్కూల్ టీచర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మేం సుప్రీంలో రివ్యూ వేసి, టెట్‌ను వ్యతిరేకిస్తున్నాం.

– రెడ్డి మోహనరావు, ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి, రాజాం

నిర్ణీత గడువు పెట్టి..



సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాలని తీర్పు ఇచ్చింది. వెంటనే చాలా రాష్ట్రాలు రివ్యూ పిటిషన్లు వేశాయి. ఇక్కడ ఇంతవరకూ కదలిక లేదు. ఇలాగైతే చాలా మంది ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పవు. కొత్తగా వస్తున్న నిబంధనలను గత ఉద్యోగులకు, ఉద్యోగాలకు ముడిపెట్టడం సబబుకాదు. ఏ ప్రభుత్వ శాఖకు లేని నిబంధనలు విద్యా శాఖకు మాత్రమే అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఉపాధ్యాయులకు అనుకూలంగా వ్యవహరించాలి.

– అదపాక దామోదరరావు, సీనియర్ ఉపాధ్యాయులు, రాజాం

ఇది సరైన విధానం కాదు..



పాత నిబంధనలను కొత్త వాటితో పోల్చడం, ఉపాధ్యాయులకు ఇబ్బంది పెట్టడం సరైన విధానం కాదు. వీటిపై మేధావి వర్గాలు ఆలోచన చేయాలి. గతంలో ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా కష్టంతో కూడుకున్నది. ఉపాధ్యాయ శిక్షణకు ముందుగానే ఒక పరీక్ష పాసవ్వాలి. ర్యాంకు రావాలి. అనంతరం డీఎస్సీలో ర్యాంకు రావాలి. అప్పట్లో శిక్షణ అంటేనే సివిల్స్ మాదిరిగా ఉండేది. అటువంగి సమయంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందినవారు చాలా కష్టపడిన వారే. వారికి ఇప్పుడు మళ్లీ టెట్‌తో ముడిపెట్టడం సరైన విధానం కాదు.

– పొట్నూరు మొయ్యన్నాయుడు, రిటైర్డ్ హెచ్‌ఎం, చింతలపేట, సంతకవిటి మండలం

అధికారులకు దీపావళి



- మళ్లీ పండగొచ్చింది
- షాపుల వారీగా వసూళ్లు
- సిండికేట్ కలెక్షన్ ఫుల్

సాక్షి ప్రతినిధి, విజయనగరం :

అదేమిటో.. జిల్లా అధికారులకు అదృష్టం ముసురు పట్టినట్టు పట్టింది. వద్దంటున్నా కనక వర్షం కురిసేస్తుంది. మొన్న మొన్నటి వరకు పైడితల్లి అమ్మవారి పండగ పేరు చెప్పి కలెక్షన్ చేసిన రెవెన్యూ.. పోలీస్.. మున్సిపల్ అధికారులకు... ఇంకా ఆ డబ్బులు ఖర్చుపెట్టక ముందే వారికి ఇంకో పండగ వచ్చి పడింది. ఈసారి దీపావళి ధమాకా... బాణసంచా దుకాణాలు పెట్టాలంటే భారీ స్థాయిలో అనధికారిక ఫీజులు చెల్లించాల్సిందే.. లేకుంటే మతాబులు అమ్మేందుకు లైసెన్సు ఇచ్చేది లేదని అధికారులు తెగేసి చెప్పడంతో ఈ దీపావళి వ్యాపారం చేసే వ్యాపారులు అడిగిన కాడికి ముడుపులు ఇచ్చుకోక తప్పలేదు.

విజయనగరంలోని ఆర్టీవో ఆఫీస్ వద్ద కె.ఎల్.పురంలో ఎప్పట్లానే ఈసారి కూడా బాణసంచా షాపులకు తాత్కాలిక లైసెన్సులు ఇచ్చారు. ఇక్కడ దాదాపు 32 షాపులు ఏర్పాటు చేయగా ఫైర్, మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీసులు ఇలా వేర్వేరు శాఖలకు ముడుపులు ఇచ్చుకొని షాపులు ఏర్పాటు చేశారు. అయితే ఒక్కో శాఖకు వేర్వేరుగా ఇవ్వడం అదంతా ఇబ్బందికరమైన వ్యవహారం కావడంతో గంపగుత్తగా ఒక్కో షాపు నుంచి రూ.50వేలు వసూలు చేసి అన్ని శాఖలతో కలిపి పంచుకున్నట్టు తెలుస్తోంది. అంటే కెఎల్.పురంలోని షాపుల నుంచే రూ.16లక్షలు వసూలైందన్న మాట. ఇది కాకుండా లోయర్ ట్యాంక్ బండ్ వద్ద తాత్కాలికంగా 18 షాపులు ఏర్పాటు చేయగా అది మాన్సాస్ స్థలం కాబట్టి ఒక్కో షాపు రూ.20 వేల చొప్పున రౌడీ మామూలు చెల్లించాల్సిందే.. ఓ ముఖ్య ప్రజాప్రతినిధి తాలూకా అనుచరుడు దందా చేసినట్టు తెలుస్తోంది.

పెద్దమ్మికే పెద్దరికం

పట్టణంలోని మతాబుల షాపుల నుంచి మామూలు వసూలు చేసే బాధ్యత రెవెన్యూ శాఖకు చెందిన పెద్దమ్మికి ఆయా శాఖలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. అమ్మవారి పండగలో కూడా పెద్దమ్మి చెయ్యి బాగా తిరిగిందని... ఆమె చేత్తో బోణీ బాగుంటుందని నమ్మకంతో ఫైర్, పోలీస్, మున్సిపల్ అధికారులు సైతం ఆమెకే కలెక్షన్ బాధ్యత అప్పగించి వసూలు చేయాలని కోరినట్టు తెలుస్తోంది. దీంతో ఒక్కో షాపు నుంచి రూ.50వేలు చొప్పున మతాబుల వ్యాపారుల సంఘం వసూలు చేసి రెవెన్యూ పెద్దమ్మికి ముట్ట చెప్పగా ఆమె తన వాటా మినహాయించుకుని మిగతా వాళ్లకు కొంత పంపిణీ చేసినట్టుగా చెబుతున్నారు. వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వ్యాపారాల మీద నమ్మకం లేదని... ఆదివారం సాయంత్రం కూడా నగరంలో భారీగా వాన కురవడంతో ప్రజలు టపాసులు కొనేందుకు వీధుల్లోకి రావడం లేదని, ఇలాంటి గడ్డు కాలంలో రూ.వేలకు వేలు ముడుపులు ఇచ్చుకొని చేసేంత వ్యాపారం ఏమీ లేదని... తెచ్చిన సరుకు తడిసిపోయి... తమకు నష్టాల భయం పట్టుకుందని చిరు వ్యాపారులు వాపోతున్నారు. మీ నష్టాలతో మాకేం సంబంధం.. మీకు లాభం వస్తే మాకు వాటా ఇస్తారా..? ఇవ్వరు కదా... కాబట్టి జస్ట్ మామూళ్లు ఇచ్చి దుకాణాలు ఏర్పాటు చేసుకోండి అంటూ అధికారుల సిండికేట్ అల్టిమేటం జారీ చేయడంతో అడిగినంత ఇచ్చుకోక వ్యాపారులకు తప్పలేదు.

జ్ఞానకాంతులు... కలశజ్యోతులు

- భక్తిశ్రద్ధలతో పైడితల్లికి జ్యోతి నీరాజనం
- వనంగుడి నుంచి దీక్షాపరులతో భారీ ర్యాలీ



రైల్వేస్టేషన్ రోడ్డులో కలశ జ్యోతుల ఊరేగింపులో అమ్మవారి మాలాధారణ భక్తులు

విజయనగరం టౌన్: పైడితల్లి నామస్మరణతో విజయనగరం పట్టణం ఆదివారం పులకరించిపోయింది. మాలధారుల కలశ జ్యోతుల వెలుగులో అమ్మవారి రథం ముందుకు సాగింది. వనంగుడి నుంచి చదురుగుడి వరకూ దారి పొడవునా భక్తులు జ్యోతి దర్శనం చేసుకున్నారు. చల్లంగ చూడాలంటూ తల్లిని శరణువేడారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారికి భక్తులు జ్యోతులతో నీరాజనం పలికారు. రైల్వేస్టేషన్ వద్దనున్న పైడితల్లి వనంగుడి నుంచి అమ్మ వారి ఉత్సవ విగ్రహంతో భారీ ర్యాలీ నిర్వహించారు. పైడిమాంబ దీక్షాధారులు జై పైడిమాంబ.. జైజై పైడిమాంబ అంటూ నినాదాలు చేశారు. ఆలయ సూపరింటెండెంట్ వైవి.రమణి, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, సూపర్‌వైజర్ రామారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, పైడితల్లి దీక్షాపరులు కొబ్బరికాయలు కొట్టి ఉత్సవ రథాన్ని ప్రారంభించారు. ముందుగా ఆలయ ఆవరణలో కలశజ్యోతులను వెలిగించి, ఉత్సవ విగ్రహంతో పాటూ దీక్షాపరులు మూడుసార్లు ప్రదక్షణలు చేశారు. చీకటి అనే అజ్ఞానం నుంచి జ్ఞానమనే వెలుగును ప్రసాదించి అందరినీ చల్లగా కాపాడమని పైడితల్లికి పూజలు నిర్వహించారు.

వర్షంతో అమ్మకు చల్లదనం

పసిడి కాంతుల పైడితల్లి అమ్మవారు కలశజ్యోతుల నీరాజనానికి చల్లదనం చేయించుకున్నారు. దీపాలను వెలిగించిన కొద్దిసేపటికే వర్షం పడింది. వర్షం పడినంతసేపూ పైడితల్లి దీక్షాదారుల శరణుఘోషతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికత సంతరించుకుంది. రథాయాత్ర చదురుగుడికి చేరుకోగానే భక్తులు, దీక్షాదారులు అమ్మవారికి జ్యోతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైడితల్లి దీక్షా ఆదిపీఠం వ్యవస్థాపకులు ఆర్.సూర్యపాత్రో నేతృత్వంలో పైడితల్లి దీక్షాపరులు, భక్తులు, దాతలతో చదురుగుడి వద్ద అంబలం పూజను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

క్లుప్తంగా

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి

పార్వతీపురం రూరల్: ప్రజలందరూ ఆనందాల దీపావళి జరుపుకోవాలని కోరుతూ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలను కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండగ చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకి అని ఈ శుభ సదర్భంగా జిల్లాలోని ప్రతి ఇంట్లో సంతోషాన్ని సంపదను, సుఖశాంతులను నింపాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

నేడు గ్రీవెన్స్‌సెల్ రద్దు

ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో, ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం దీపావళి పండగ సందర్భంగా రద్దు చేసినట్లు కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి, ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. ఆపై సోమవారం నుంచి యథావిధిగా పీజీఆర్ఎస్ నిర్వహించనున్నామని ఈ విషయాన్ని అర్జీదారులు గమనించాలని కోరారు.

పిడుగుపాటుతో ఆవు మృతి



పిడుగుపాటుకు గురై మృతి చెందిన ఆవును పరిశీలిస్తున్న రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ అధికారులు

తెర్లాం: మండలంలోని కవిరాయునివలస పంచాయతీ పరిధి బొంగుపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఓ పాడిఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు మరిశర్ల ఆదినారాయణ తన ఆవును మేత కోసం పొలంలోకి ఆదివారం సాయంత్రం తొలుకుని వెళ్లాడు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసి ఒక్కసారిగా ఆవు మేస్తున్న ప్రదేశంలో పిడుగు పడడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. పిడుగుపాటుకు గురై పాడిఆవు మృతి చెందడంతో ఆదినారాయణ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు.

రైలు ఢీకొని యువకుడి మృతి



గణేష్ (ఫైల్)

శృంగవరపుకోట: పట్టణంలోని నడబంద పరిధిలో ఆదివారం తెల్లవారు జాము సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ ప్రమాదంపై స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పోతనాపల్లి గ్రామానికి చెందిన పూడి గణేష్(30) శనివారం రాత్రి ఎస్.కోటలో ఉన్నాడు. గణేష్ తెల్లవారు జామున 4గంటల సమయంలో నడబంద సమీపంలో ఉన్న రైల్వేట్రాక్ దాటుతుండగా ట్రైన్ ఢీకొట్టగా గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు జీఆర్పీ ఎస్సై బాలాజీ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ వి.నరసింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సర్వజన ఆస్పత్రికి నాణ్యత లేని మందులు

● పిండిలా మారిన మాత్రలు
● అవాక్కయిన రోగి



పౌడర్‌లా మారిన అమిట్రాపిన్ మాత్రలు

విజయనగరంఫోర్ట్: ఈ ఫొటోలోని స్ట్రిప్‌లో పిండిలా ఉన్న మాత్రలు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లిన రోగికి ఇచ్చినవి. మెడనొప్పి ఉండడంతో గంట్యాడ మండలంకు చెందిన సీహెచ్. బాల అనే రోగి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి శనివారం వెళ్లింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు మందులు రాసి ఫార్మసీలో తీసుకోమని చెప్పారు. అక్కడ మందులు తీసుకుని ఇంటికి వెళ్లి వాటిని తెరిచి చూడగా అమిట్రాపిన్ అనే మాత్రలు పిండిలా ముద్దయిపోయాయి. దీంతో వాటిని వేసుకోకుండా వదిలేసింది. ప్రజల ఆరోగ్యానికి కోట్లాది రుపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న కూటమి సర్కార్ రోగులకు నాణ్యత లేని మందులు సరఫరా చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యత లేని మందులు వేసుకుంటే తమ ప్రాణాలకు ఏమోవుతుందోనని రోగులు ఆందోళన చెందుతున్నారు. పేద ప్రజలు ఎక్కువగా చికిత్స పొందే ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగులకు నాణ్యత లేని మందులు సరఫరా చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

చికెన్

బ్రాయిలర్

లైవ్	డ్రెస్‌డ్	స్కిన్‌లెస్
₹147	₹264	₹274

మార్కెట్‌లో పెండలం

● ఆరంభమైన సీజన్
● పెరిగిన దిగుబడులు
● ఏజెన్సీలో వంద ఎకరాలకు పైగా సాగు



వ్యాపారులు కొనుగోలు చేసిన పెండలం

సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో విస్తృతంగా పండే పెండలం సీజన్ ఈ ఏడాది ఆరంభమైంది. దిగుబడులు బాగా పెరిగినట్లు గిరిజనులు చెబుతున్నారు. మైదాన ప్రాంత వ్యాపారులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. అంతగా పెట్టుబడులు అక్కర్లేకపోయినప్పటికి ఈ పంట వేసుకుంటే మంచి ఆదాయవనరులు వస్తాయని గిరిజనులు తెలియజేస్తున్నారు. సీతంపేట, బామిని ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు వంద ఎకరాలకు పైగా కొండ పోడు వ్యవసాయంలో భాగంగా పెండలం పండిస్తారు. కావిళ్లలో కట్టలు కట్టి తీసుకువచ్చి గిరిజనులు విక్రయిస్తారు. ఒక్కో కట్ట రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నామని గిరిజనులు తెలిపారు. గతేడాది ఇదేసీజన్‌లో ఒక్కో కావిడి రూ.300ల వరకు విక్రయించేవారమని అంటున్నారు. ఇలా కొనుగోలు చేసిన వ్యాపారులు పట్టణాల్లోని మార్కెట్‌లో కిలోల వంతున కిలో రూ.90 వరకు విక్రయిస్తారు. ఒక్కో పెండలం కట్టకు రూ.200 వరకు ఆదాయం వస్తుందని గిరిజన రైతులు చెబుతున్నారు. అలాగే కందను కూడా బుట్టల లెక్కన ఒక్కో బుట్ట వంద వరకు కొనుగోలు చేస్తారు. మైదాన ప్రాంతాల్లో రూ.300ల వరకు అమ్మకాలు జరుపుతారు.

మైదాన వ్యాపారులదే హవా

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి పెండలం కొనుగోలు చేస్తారు.గతంలో సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, గురువారం దోనుబాయిలో కుశిమి, పొల్ల గ్రామాల్లో శనివారం వారపు సంతలు జరుగుతాయి. ఈ సంతలకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసేవారు. అయితే కోవిడ్–19 కారణంగా వారపు సంతలు తగ్గాయి. నామమాత్రంగా అక్కడక్కడా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చి గిరిజన రైతులు చెప్పిన ధరలు కాకుండా వ్యాపారులు సిండికేట్‌గా మారి కొన్ని సందర్భాల్లో ధర నిర్ణయిస్తారు. దీంతో వారు చెప్పిన ధరలకు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని గ్రామాల్లో గిరిజనులు ముందుగా దళారుల నుంచి అడ్వాన్స్‌లు తీసుకుంటారు. పంట పక్వానికి వచ్చే సమయంలో ఆ పంటను వ్యాపారులకు ఇస్తారు. పాండ్ర, కొండాడ, చింతాడ, జగతపల్లి, అక్కన్నగూడ, బెన్నరాయి, గాటిగుమ్మడ, సీదిగూడ తదితర గ్రామాల్లో ఈ పంట ఎక్కువగా పండుతుంది.



గిరిజనులు సీతంపేటలో విక్రయిస్తున్న పెండలం

గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుంటుంది

కావిళ్లు మోసుకుని తీసుకువస్తాం. గిట్టుబాటు ధర లేకపోవడంతో తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తోంది. ప్రత్యేక మద్దతు ధరలు లేవు. దీంతో వ్యాపారులు నిర్ణయించిన ధరలకు అమ్మకాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు.

ఎస్.తోటయ్య, మూలగూడ

తవ్వితీయడం చాలా కష్టం

కొండపోడు వ్యవసాయంలో పెండలాన్ని పండిస్తాం. ఎంతో శ్రమకోర్చి పెండలాన్ని తవ్వితీస్తాం. వ్యాపారులు నిర్ణయించిన ధరలకు విక్రయించాల్సి వస్తోంది. ధరలు పడిపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.

ఎస్.సుక్కయ్య, ఈతమానుగూడ

కార్పొరేట్ మతతత్వ శక్తులపై పోరాడదాం

● కడపలో మహాసభలను విజయవంతం చేయాలి
● సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పిలుపు



సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ అనంతరం వాల్‌పోస్టర్‌ను విడుదల చేసిన నాయకులు

విజయనగరం గంటస్తంభం: కార్పొరేట్ మతతత్వ మనువాద శక్తులను ప్రతిఘటించి, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం వర్ధిల్లే ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దామనే పిలుపుతో, డిసెంబర్ 6,7 తేదీల్లో కడపలో జరగనున్న సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తొమ్మిదవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం విజయనగరంలోని ఊటగెడ్డ వద్ద పార్టీ జెండాను జిల్లా కమిటీ విడుదల చేసిన కరపత్రాన్ని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు ఎం.అప్పలరాజు, బి.గిరిప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పడం లేదని విమర్శించారు. జీఎస్టీ శ్లాబ్ రేటు తగ్గించడం ద్వారా ధరలు తగ్గిపోయాయని, ఆదాయాలు పెరిగాయని పాలకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, వాస్తవానికి 18శాతం జీఎస్టీ శ్లాబ్ ఇప్పటికీ కొనసాగుతున్నప్పుడు ప్రజలపై మరింత భారం పడుతోందని తెలిపారు. ఎనిమిది సంవత్సరాలుగా లక్షల కోట్ల రూపాయల జీఎస్టీని వసూలు చేసి కార్పొరేట్లకు లాభాలు చేకూర్చారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో విప్లవ వామపక్ష ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కడపలో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని, అందుకు ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, యువత అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.గౌతమి, పార్టీ నాయకులు జి.సత్యారావు, ఎం.పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక



జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికైన నిమ్మక జితేంద్ర, బిడ్డిక హర్షవర్ధన్

గుమ్మలక్ష్మీపురం: జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు గుమ్మలక్ష్మీపురం మండలం జొల్లగూడ గ్రామానికి చెందిన నిమ్మల జితేంద్ర, బిడ్డిక హర్షవర్ధన్ ఎంపికై నట్లు కొత్తగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల పీడీ నిమ్మక మాధవరావు, ఎన్ఐఎస్ ఫెన్సింగ్ కోచ్ బాలరాజు ఆదివారం విలేకరులకు తెలిపారు. ఈమేరకు ఈనెల 17వ తేదీన విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో జరిగిన సబ్ జూనియర్ బాల బాలికల ఫెన్సింగ్ ఎంపిక పోటీల్లో వీరిద్దరూ ఉత్తమ ప్రతిభ కనపరి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని, ఈనెల 18వ తేదీన కాకినాడలోని లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా నిర్వహించిన 12వ సబ్ జూనియర్ అంతర జిల్లా బాల బాలికల ఫెన్సింగ్ పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చారని, వ్యక్తిగత విభాగంలో చూపిన ప్రతిభకు జితేంద్ర, హర్షవర్ధన్ కాంస్య పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లో కూడా ఉత్తమంగా రాణించాలని పిలుపునిచ్చారు.

లొద్ద జలపాతం అభివృద్ధి చేస్తా



లొద్ద గిరిజనుల ముంగిట్లో కూర్చుని మాట్లాడుతున్న కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి

● కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి



లొద్ద జలపాతం వద్ద కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, అధికారులు

సాలూరు: కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్‌రెడ్డి ఆదివారం సాలూరు మండలంలోని లొద్ద ప్రాంత గిరిజనుల గూడాల్లో గిరిజనులతో మమేకమయ్యారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఆరా తీశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గృహాలు లేని వారందరికీ గృహాలను మంజూరుచేస్తానని తెలిపారు. స్వచ్ఛమైన ప్రేమాభిమానాలకు గిరిజనులు మారుపేరని కితాబిచ్చారు. అనంతరం అతికష్టంమీద కొంత దూరం అటవీమార్గంగుండా కాలినడకన లొద్ద జలపాతానికి వెళ్లిన కలెక్టర్ ఆ జలపాతాన్ని చూసి మంత్రముగ్ధుడయ్యారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఇటువంటి సుందరమైన ప్రాంతం పర్యాటకుల తాకిడితో సందడిగా మారాలని ఆకాంక్షించారు. లొద్ద జలపాతానికి పర్యాటకులు వచ్చేలా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ ప్రసూన, పలువురు అధికారులు పాల్గొన్నారు.

జిల్లా రెవెన్యూ సర్వీసెస్ నూతన కమిటీ ఏకగ్రీవం



ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా రెవెన్యూ సర్వీసెస్ నూతన కమిటీ కార్యవర్గం

పార్వతీపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(ఏపీఆర్ఎస్ఏ) పార్వతీపురం మన్యం జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా యూనిట్ పదవీ కాలం ముగియడంతో రాష్ట్ర కమిటీ సూచనల మేరకు ఆదివారం పార్వతీపురంలో ఈ ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆదేశాలతో, ఎన్నికల అధికారిగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీరాములు, సహాయ ఎన్నికల అధికారిగా బీవీవీ ఎస్.రాజు, పరిశీలకుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ బంగార్రాజు వ్యవహరించారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా కలెక్టరేట్ ఈఎఫ్‌జీ సెక్షన్ పర్యవేక్షకుడు గొట్టాపు శ్రీరామ్మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వీరఘట్టం తహసీల్దార్ ఎ.సాయి కామేశ్వరరావు, కోశాధికారిగా కలెక్టరేట్ సి.సెక్షన్ పర్యవేక్షకురాలు పి.సత్యలక్ష్మి కుమార్ ఎంపికయ్యారు.

నూతన కార్యవర్గంలో ముఖ్యులు వీరే..

సహాధ్యక్షులుగా పాలకొండ తహసీల్దార్ సీహెచ్ రాధాకృష్ణమూర్తి, ఉపాధ్యక్షులుగా ఎస్.శివన్నారాయణ(తహసీల్దార్, భామిని), పి. చిట్టెమ్మ(రీ–సర్వే ఉప తహసీల్దార్, సీతానగరం), ఎస్.శ్రీనుబాబు(ఆర్ఐ, సీతానగరం) ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె. శ్రీనివాసరావు (ఉపతహసీల్దార్, బలిజిపేట), క్రీడలు– సాంస్కృతిక కార్యదర్శిగా బి.శివరామకృష్ణ(ఆర్ఐ, గుమ్మలక్ష్మీపురం) బాధ్యతలు చేపట్టనున్నారు. వారితో పాటు పలువురు సంయుక్త కార్యదర్శులు, ఈసీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

పరమ పవిత్రం కార్తీకం

● కార్తీక దీక్ష శ్రేష్ఠం
● ఓ వైపు ముక్తి..మరో వైపు ఆరోగ్యం..
● నెలరోజుల దీక్షతో ఎన్నో ఫలితాలు..



కార్తీక పూజలకు సిద్ధమైన రాజాంలోని ఉమారామలింగేశ్వర ఆలయం



అంతకాపల్లి బాలాజీ టెంపుల్‌లో కార్తీక దీపారాధన(ఫైల్)



నాగావళి తీరంలో కార్తీక స్నానాలు (ఫైల్)

రాజాం: కార్తీకమాసం పవిత్రమైన మాసం. ఈనెల 22 నుంచి కార్తీక దీక్షలు, పూజలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని గ్రామాల్లో శివాలయాలు ఈ పూజలకు సిద్ధమయ్యాయి. కార్తీకమాసంలో చేపట్టే నెలరోజుల దీక్ష ఓ వైపు ముక్తిని, మరో వైపు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కార్తీక దీపం ఎంతో పవిత్రమైనది. ఈ నెల రోజులు దీపం వెలిగించినా, ఆలయాల వద్ద, ఇండ్ల వద్ద వెలిగించిన దీపాన్ని దర్శించినా ఎంతో పుణ్యం కలుగుతుంది. ఈ కార్తీకంలో వేకువ జామున చేసే స్నానాలు శరీరానికి శక్తిని ఇస్తాయి. ఆయుష్షును పెంచుతాయి. దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తాయి. దీపారాధనతో ఆధ్యాత్మిక భావనలో ఉన్నవారికి శాంతిభావం పెంపొందుతుంది. వనసమారాధనలు, సామూహిక భోజనాలు ఐక్యతను చాటుతాయి. శివ, కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం.

కార్తీక దీపం అంటే..

కార్తీకమాసంలో ప్రతిరోజూ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి స్నానమాచరించాలి. అప్పుడే అది కార్తీక స్నానమవుతుంది. నిత్యం దీపాన్ని వెలిగించినా, ఆరాధించినా, దీపం కార్తీకమాసంలో వెలిగించడం, నది, ప్రవహిస్తున్న సెలయేరుల్లో విడిచిపెట్టడం, ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలు పాటించాలి. కార్తీకమాసమంతా ఇంటి ముందు గుమ్మానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించాలి. అలాగే సాయంత్రం శివాలయాల్లో, వైష్ణవాలయాల్లో గోపుర ద్వారం వద్ద దేవుని సన్నిధానం, ప్రాంగణంలో దీపాలు వెలిగించిన వారికి సర్వపాపాలు హరిస్తాయని, వైకుంఠప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం చెబుతోంది.

దీపారాధనకు ప్రాముఖ్యం

ఈ నెలలో ఆలయాల వద్ద ఇతరులు వెలిగించిన దీపాలు ఆరిపోకుండా చూసినా పుణ్యప్రదమే. కార్తీక సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి తదితర దినాల్లో సాయం సమయాల్లో శివాలయాల్లో ఉసిరికాయపైన వత్తులు వేసి దీపం వెలిగించడం శ్రేష్ఠం. ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్ఠం. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, అవిశనూనె, విప్ప నూనె, ఆముదంతోనైనా దీపాలు వెలిగించాలి.

నెలరోజుల దీక్ష..

కార్తీక స్నానాన్ని ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి రోజు నుంచి ప్రారంభించాలి. నెలంతా కార్తీకస్నానం చేయడం మంచిది. వీలుకాని వారు సోమవారాల్లోనూ, శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లోనైనా తప్పక ఆచరించాలి. శుద్ధ ద్వాదశినాడు తులసి పూజచేయాలి. ఈ నెలంతా శ్రీ హావిష్ణువును తులసీదళాలు, జాజిపూలతో పూజించాలి. ఈ నెలంతా శివుడిని మారేడు దళాలు, జిల్లేడు పూలతో పూజించాలి. ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది. కార్తీకంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యం ఉంది.

రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు 43 మంది ఎంపిక



రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

నెల్లిమర్ల: స్థానిక రామకృష్ణధ్యాన మందిరంలో జిల్లా స్థాయి యోగాసనాల పోటీలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 150 మంది హాజరయ్యారు. వారిలో 43 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బూర్లె శ్రీధర్ తెలిపారు. వారంతా ఈనెల 25,26 తేదీల్లో విశాఖపట్నంలోని వెంకోజీ పాలెం సీఎంఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి యోగాసనాల పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో యోగా టీచర్లు సన్యాసిరావు, నడుపూరు పైడిరాజు, మద్దిల సంతోషి భారతి పాల్గొన్నారు.

చేతకాని మంత్రికి రెండు పదవులు అవసరమా?

● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
● నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సవాల్



మాట్లాడుతున్న మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర

సాలూరు: గిరిజనులకు అండగా నిలవలేని, ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎమ్‌ల నియామకంపై తొలిసంతకం చేసి నేటికీ అమలుచేయలేని మంత్రి సంధ్యారాణికి రెండు పదవులు అవసరమా? మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ప్రశ్నించారు. గిరిజన విద్యార్థుల మరణాలపై పభుత్వం చోద్యం చూస్తుండగా, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బాధిత కుటుంబాలకు పదిలక్షల రుపాయలు చొప్పున నష్టపరిహారం ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నార న్నారు. కాగా జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలపై మంత్రి సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నేతలు రాజకీయం చేస్తున్నారంటూ విమర్శలు చేస్తారా? అంటూ మంత్రి సంధ్యారాణిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్త్రీశిశుసంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేస్తున్న ఆమె తన శాఖలకు న్యాయం చేయలేక అసమర్థ మంత్రిగా నిలిచారని, పదవులకు న్యాయంచేయలేని మీకు రెండు పదవులు అవసరమా? అంటూ మండిపడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గురుకులాల్లో తాము ఏఎన్ఎమ్‌ల నియామకం చేపట్టామని, ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎమ్‌ల నియామకంపై తాను ఫైల్ పెట్టానని, సీఎం వద్ద ఫైలు ఉండగా ఎన్నికలు వచ్చాయని కావాలంటే వారు ఆఫైల్‌ను తెప్పించుకోవచ్చ న్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తాము మంజూరుచేసిన రోడ్ల పనులు, ఆ బిల్లులు జరగాలన్నా ఆ ప్రాంతాల గిరిజన నాయకులు తమ పార్టీలోకి వస్తేనే బిల్లులు అవుతాయంటూ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసునని, అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు తానెప్పుడూ సిద్ధమని, మీరెక్కడికి రమ్మంటే అక్కడికి తాను చర్చకు వస్తానని సవాల్ విసిరారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడేవన్నీ అబద్ధాలేనని, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో కూటమి ప్రభుత్వంలో 14 మంది గిరిజన విద్యార్థులు మరణించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ఇకనైనా మంత్రి సంధ్యారాణి విమర్శలు మానుకుని హుందాగా రాజకీయాలు చేయాలని హితవుపలికారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

రియల్ మోసంపై..స్పందించిన అధికారులు..



చిననడిపల్లిలో అనుమతులు లేని వెంచర్‌లో పరిశీలిస్తున్న ఎంపీడీఓతో పాటు ఇతర అధికారులు

చీపురుపల్లి: మండలంలోని చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో అనుమతులు లేకుండా వెలసిన మెగా వెంచర్ మోసంపై అధికారులు స్పందించారు. చిననడిపల్లి రెవెన్యూ పరిధిలోని మెగా వెంచర్‌కు ఎలాంటి అనుమతులు లేవని ఆదివారం 'సాక్షి' పత్రికలో 'రియల్‌గా మోసం' అనే శీర్షికన కథనం వెలువడింది. దీనికి ఎంపీడీఓ ఐ.సురేష్ ఆధ్వర్యంలో సిబ్బంది స్పందించారు. ఆదివారం చిననడిపల్లి పరిధిలోని అనుమతులు లేని మెగా వెంచర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సురేష్ మాట్లాడుతూ అనుమతి లేని లేఅవుట్‌కు సంబంధించిన యజమాని అందుబాటులో లేరని చెప్పారు. అయితే ఎలాంటి అనుమతులు లేని ఈ వెంచర్‌లో ఎవ్వరూ ప్లాట్లు కొనుగోలు చేయకుండా బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శిని ఆదేశించినట్లు చెప్పారు. అంతేకాకుండా అనుమతులు లేని ఇక్కడి లే అవుట్‌కు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని వీఎంఆర్‌డీఏకు సూచనలు తెలియజేస్తూ నివేదిక పంపుతున్నట్లు తెలిపారు. అలాగే సదరు వెంచర్ అభివృద్ధిని తక్షణమే నిలుపుదల చేయాలని సంబంధిత వెంచర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు.